Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 28

(Jan. 31, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 28

(Jan. 31, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4400 — 4 పేజిలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 31-1-47 శుక్రవారం [సంచిక 28

దేశాభిమాని ప్రెస్ నుండి వేల రూపాయల దరావతు

[illegible] జనవరి 30

సెంట్రల్ అసెంబ్లీలో [illegible]

[illegible]

ఈ ఆర్డినెన్సు ప్రజాప్రభుత్వానికే కళంకం

కాంగ్రెసు శాసనసభ్యులకు ఓటు స్వాతంత్ర్యం ఇవ్వండి

కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. శ్రీ వైద్యనాథ అయ్యర్ ఖండన

మద్రాసు, జనవరి 29

మద్రాసు శాసనసభా సభ్యులు శ్రీ [వైద్య]నాథ అయ్యర్ ఈ విధంగా ప్రకటన [చేశా]రు:

మద్రాసు ప్రజారక్షణ ఆర్డినెన్సుగాని, [దా]న్ని పట్టుకుని తయారుచేయించిన మరి [యే] బిల్లు, చట్టంగాని స్టాట్యూట్ లోకి ఎక్కడం [మే]మా కెంతమాత్రం సమ్మతంకాదు.

"రాష్ట్ర ప్రజల స్వాతంత్ర్యాన్ని ఈ ఆర్డినెన్సు భంగపరుస్తోంది. ఏవిధమైన విచారణ లేకుండా డిటెయిన్ చేయవచ్చు. సాముదాయిక జరిమానాలు విధించవచ్చు. ప్రెస్[లను] విలవడానికి, మీటింగ్లులు, ఊరేగింపులు, ఉద్యోగాలు, వ్యాపారం మొదలైనవి [నిషే]ధించడానికి అధికారం ఇస్తోంది ఇతరు[ల] ఆస్తి, అభిప్రాయాల వ్యక్తపరచడం [హరి]ంచుతుంది. ఆస్తుల స్వాధీనపరచు[కో]వచ్చు. ఇవన్నీ గత కాలంలో వచ్చిన ఆర్డినెన్సులలోవున్న అధికారాలే. 1942నాటి 10 వ ఆర్డినెన్సు, 1943నాటి 11 వ ఆర్డినెన్సు, 1944 నాటి 3 వ ఆర్డినెన్సు, భారత రక్షణ చట్టంలోని 26, 41, 56, 58, 69, 75 [సె]క్షనుల సమిష్టిరూపం అనిచెప్పవచ్చు [క్రొ]త్త ఆర్డినెన్సు. ఇంకో విశేషం కూడా [ఉంది]. భారతరక్షణ చట్టాన్నిగాని, అందులో [సె]క్షనునైనాగాని అమలు జరపాలంటే [ము]ందు అసెంబ్లీ ముందుగా "ఇప్పు[డు] అపాయకర పరిస్థితులు ఏర్పడ్డాయనీ, భారతదేశ [రక్ష]ణ భంగం కలిగే పరిస్థితులున్నాయనీ" [ప్రక]టన చెయ్యవలసి యుండేది. [యు]ద్ధం ముగిసి 18 నెలలు గడిచింది. [ఇప్పుడు] అటువంటి అసాధారణాధికారాలను [వినియో]గించవలసిన ప్రమాదపరిస్థితులు ఏమి [లేవు]. మనం ఇంతకాలమూ అసహ్యించు[కున్న] గతంలోని ఆర్డినెన్సులన్నీ గుదిగుచ్చి [క్రొ]త్త ఆర్డినెన్సు తేవలసిన పరిస్థితులు [ఈనాడు] లేనేలేవు. స్వాతంత్ర్యంకోరే ప్రతి [వ్య]క్తికి, ప్రతి కాంగ్రెసువాదికి ఈ విధం[గా]నవన్నీ అసహ్యం కలిగిస్తాయి. [గ]తంలో పడ్డ దెబ్బలు ఇంకా మానుతున్నగాయాన్ని ఇవిమళ్ళీ [తవ్వు]తున్నాయి.

"ప్రజాప్రతినిధులసభ సమావేశం [జరగ]బోయే ముందు ఈ ఆర్డినెన్సు చేయడం [ప్ర]జా ప్రభుత్వానికే కళంకం. ఈ ఆర్డి[నెన్సు]ను అట్లే వుంచడంగాని, ఏ బిల్లురూపం[లో]నో, మరో రూపంలోనో స్థిరంగా వుంచడం జరిగితే మద్రాసురాష్ట్రానికే తీరనిమచ్చ. [సామ్రా]జ్యకాంక్షతో విదేశీ ప్రభుత్వం తన [సా]మ్రాజ్య ప్రమాదం తయారైతే దానిని రక్షించు[కోవ]డాని కై చేసిన ఆ ఆర్డినెన్సులను మనం [తీవ్రం]గా వ్యతిరేకించామో మరచామా?

"కాంగ్రెసు మంత్రులు, మద్రాసు శాసన[సభలో] అధిక సంఖ్యాకులయిన కాంగ్రెసు [స]భ్యులూ ఈ ఆర్డినెన్సును, ఇదే [విధ]మైన వచ్చే బిల్లులను వ్యతిరేకిస్తారని [నమ్మ]తున్నాను. ఇది మన అంతరాత్మకు [సం]బంధించిన సమస్య. అందుచేత అసెంబ్లీ [కాం]గ్రెసు పార్టీ నాయకుడు ఈ ఆర్డినెన్సు [ఈ] మాదిరి బిల్లుగాని శాసనసభలో [వచ్చి]నప్పుడు కాంగ్రెసు సభ్యులు తమ విశ్వా[సాల]ను అనుసరించి వోటు చేసేటందుకు తగిన స్వాతంత్ర్యం ఇస్తారని నమ్ముతున్నాను."

కాంగ్రెసు శాసనసభ పార్టీ సమావేశం వాయిదా

మద్రాసు, జనవరి 29

నేటి మధ్యాహ్నం మద్రాసు లెజిస్లేచరు కాంగ్రెసుపార్టీసమావేశం జరుగవలసివుంది. కాని, పార్టీ నాయకుడు ప్రకాశంగారు సమావేశాన్ని ఫిబ్రవరి 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఈ వాయిదా వేసిన వార్తను మౌంట్ రోడ్ లోని గవర్నమెంటు బిల్డింగ్సు గవర్నర్ మంత్రివర్గానికి స్వాగతమిస్తూ చేసిన విందు సమయంలో కొంతమంది సభ్యులకు మాటవరుసకు చెప్పి నట్లు తెలిపారు. దానిపై కాంగ్రెసు అసెంబ్లీ సభ్యులు కొందరు ప్రధాని వైఖరిని నిర్దయగా విమర్శించారు.

అసెంబ్లీ పార్టీలో చర్చకు పెట్టకుండానే ఆర్డినెన్సును బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేస్తారు. అలాంటివే ఇంకా కొన్ని చర్చించవలసివున్నాయి. వాటిపై ఇక్కడున్న పార్టీసభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకైనా కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ సమావేశం వాయిదావేయవలదని వైద్యనాథయ్యరు ఎమ్. ఎల్. ఏ. అడిగినట్లు తెలుస్తోంది.

శాసనసభలో చర్చకు వచ్చేముందే అన్నిటిమీదా వివరంగా చర్చ జరగడానికి అవకాశం వుంటుందని ప్రకాశంగారు చెప్పారట.

మన బంధువు, మన మిత్రుడు

మద్రాసు గవర్నరుకు ప్రధాని అభినందనం

మౌంటురోడ్డులోని ప్రభుత్వ భవనాలను మంత్రివర్గంచేతికి వొప్పచెప్పడం సందర్భంలో విందు జరిగింది.

ఆ విందు సందర్భంలో ప్రధాని గవర్నరు యొక్క యోగ్యతను పొగుడుతూ యిలా అభినందించారు:

"ఇటువంటి మంచి సమయంలో మన రాష్ట్రం వచ్చి రాష్ట్రీయ స్వాతంత్రం అఖండంగా అచరణలో కిరీమకురావడంలోతోడ్పడే అదృష్టం ఆయనకుకాగా లభించింది. రాష్ట్రంలో అధికారంతీసుకున్నవారు రాష్ట్రీయ స్వాతంత్ర్యాన్ని అమోఘంగా సాగిస్తున్నట్లు ప్రపంచానికంతకూ తెలియ చెప్పడానికై ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు"

మా ఇద్దరి సఖ్యతలాంటిది దేశంలో ఎక్కడా లేదు

ప్రకాశంగారికి గవర్నర్ పొగడ్త

మద్రాసు గవర్నరు సర్ ఆర్చిబాల్డునై ప్రధాని అభివందనకు సమాధానం ఇస్తూ ఆయనను చాలా హెచ్చుగా అభినందించారు:

"మద్రాసు ప్రధాని మేధావిరి.

"హిందూదేశంలో మరి ఏ రాష్ట్రంలోని గవర్నరూ నావల్లే మంత్రివర్గంతో ఇం[త] సుహృదయత్వం కూడుకున్న సుభ[ద్ర] సత్సంబంధాలు కలిగివున్నాడని [నేను అనుకోను].

"నాకూ ప్రధానికీ ఎప్పుడు [భేదం] రాలేదు. ఇంత వరకు [సఖ్యత] గలిగినందుకు నేను [ఆనందం] పొందుతున్నాం."

హెబియస్ కార్పస్ విచారణ వాయిదా

మద్రాసు, జనవరి 28

తమ్ము అనధికారంగా పోలీసులు అరెస్టు చేసారనీ, కోర్టు తమకు రక్షణ నివ్వాలనీ కోరుతూ జనవరి 23 వ అరెస్టు చేయబడిన కమ్యూనిస్టులు 12 మంది మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషను పెట్టారు. అదినేడు జస్టిస్ హార్వెల్, బెల్ గార్లముందు విచారణకు వచ్చింది.

అరెస్టు చేయడానికి వుపయోగించిన ఆర్డినెన్సు ప్రకటన ఎప్పుడు జరిగింది అని న్యాయాధికారులు ప్రశ్నించారు.

ప్రకటన జరిగినా, జరగకపోయినా గవర్నరు సంతకం పెట్టిన నిముషంనుండే ఆర్డినెన్సు అమలులోకి వచ్చినట్లుగా భావించాలని ప్రాసిక్యూషన్ వాదం.

విచారణను 31 వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసారు.

సోదాల కసమ్మతిగా కార్మికుల సమ్మె

ధూళియా, జనవరి 28

నేడు పోలీసులు ధూళియాలోని కమ్యూనిస్టుపార్టీ ఆఫీసుపై దాడిచేసి సోదాచేశారు. ఒక మరాఠా కరపత్రంకోసం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే ధూలియాలోని కార్మికులు సమ్మె చేశారు. 3 వేలమంది సోదా జరుగుతూన్నంతసేపూ ఆఫీసుఎదుట ప్రదర్శనం జరిపారు. తర్వాత పెద్ద వూరేగింపుగావెళ్ళి మీటింగు జరుపుకున్నారు.

నా రికార్డు వొప్పచెప్పండి

కామ్రేడ్ డాంగే దరఖాస్తు

బొంబాయి, జనవరి 28

బొంబాయి శాసనసభలోని కమ్యూనిస్టు సభ్యులయిన కామ్రేడ్ ఎస్. ఏ. డాంగే నేడు చీఫ్ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటువద్ద తన ఇంటి నుండి పోలీసులు తీసుకుపోయిన రికార్డును వప్పచెప్పాలని దరఖాస్తు పెట్టారు.

పోలీసువారు సోదాలు జరపడానికి కారణంగా చెప్పిన "అవగేషన్ [illegible]" అనే గ్రంధానికీ, తమయింటినుండి తీసుకుపోయిన రికార్డుకూ సంబంధమేలేదని ఆయన వ్రాసారు.

సోషలిస్టులపై దాడికి నిరసన.

పూనా, జనవరి 27

పూనా సోషలిస్టు ఆఫీసుపై స్వతంత్ర దినంనాడు జరిగిన పోలీసు దాడిని మహారాష్ట్ర సోషలిస్టు నాయకులు యస్. యం జోషీ. గోరేగార్లు నిరసిస్తున్నారు. "రాబోవు విప్లవంలో ప్రజలవైపు నిలబడి పోరాడురామని ప్రకటిస్తున్నాం" అని అన్నారు.

బ్రిటిష్ శ్వేతపత్రంమీద బర్మా ప్రముఖుల దృక్పథం

లండన్, జనవరి 28

నేడు లండన్ లో పత్రికా విలేఖరుల సభలో మాట్లాడుతూ జనరల్ ఆంగ్‌సాన్ ఇట్లా చెప్పారు:

"మే నెల ప్రాంతంలో మా రాజ్యాంగ సభ సమావేశం అవుతుంది. కాని, స్వాతంత్ర్యం మాకు లభించనేలేదు. స్వాతంత్ర్యానికి పునాదిమాత్రం ఏర్పడింది. రాజ్యాంగసభ సర్వస్వతంత్రంగా, ఏ దేశీ, శేవిదీ మాకు గల బలంమీద ఆధారపడివుంటుంది. రాజ్యాంగ సభ బ్రిటిష్ సామ్రాజ్యంలోంచి విడిపోవాలని తీర్మానించడం జరిగితే, దానిని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించవలసి యుంటుందనే విషయం మా సిద్ధాంతంలో లేదు. బ్రిటిషు ప్రభుత్వం, బర్మాలోని వారి బాబేదార్లు మాకు అడ్డం రాకుంటే త్వరలోనే బర్మాను విశ్వ పరచగలం. రాజ్యాంగసభ కూడిన 6 నెలలలో రాజ్యాంగం తయారుచేయగలం."

బర్మా కోరికలకు శ్వేతపత్రం సమాధానం కాదు

రంగూన్, జనవరి 28

మాజీ బర్మా ప్రధాని డాక్టర్ బామా బ్రిటిష్ శ్వేతపత్రంమీద యీ విధంగా చెప్పారు:

"బర్మా ప్రజల కోరికలకు, శ్వేతపత్రంలోని విషయాలకూ ఏమీ పోలికలేదు. బర్మా స్వాతంత్ర్యాన్ని గురించి అందులో ఒక్క సూచనకూడా లేదు. 1935 రాజ్యాంగం గురించి బర్మా ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకత చూపారో అంతనాను సుస్తూ, అసలు విషయాలను దాటేస్తూవుంది శ్వేతపత్రం. సరిహద్దు ప్రాంతాల విషయమై ఆ ప్రకటనలోని సూచనలు బర్మా స్వాతంత్ర్యానికీ, జాతీయైక్యతకూ చాలా ప్రమాదకరంగావున్నాయి. హూడాన్ను ఈజిప్టునుండి, ఇండియానుండి పాకిస్తాన్ను, వీట్‌నామ్‌నుండి కొచిన్ చైనాను, యూదు పాలస్టయిన్, అరబ్బు పాలస్టయిన్ నుండి విడదీయడం ఏలా అంగీకరించజాలరో సరిహద్దు ప్రాంతాలను బర్మానుండి విడదీయడంకూడా అలాగే అంగీకరించలేము. ఏ నెపం చూపించినా జాతీయైక్యతను భంగపరచడం అంగీకరించము."

కొండతప్పి [illegible] పట్టిన [illegible]

అంటీఫాసి[ష్టు illegible]

పెద్ద జాతీయ[illegible]

బర్మాకు స్వాతంత్ర్యం వస్తేవస్తుంది[illegible] చూపించబడిన ప్రజాసామాన్యం [illegible] తంతో సంతృప్తి పడతారా? [illegible]

బర్మాను మనం విడిచిపెట్టడంలేదు

చర్చిల్‌కు అట్లీ హామీ

లండన్, జనవరి 28

కామన్సుసభలో ప్రధాని అట్లీ శ్వేతపత్రం ప్రకటించిన పిమ్మట ప్రతిపక్షనాయకుడు విన్‌స్టన్ చర్చిల్ యీవిధంగా ప్రశ్నించారు:

"బర్మా పునర్నిర్మాణానికై ధనం వెచ్చించి అక్కడినుంచి వైదొలగుతున్నామని ఈ ప్రకటన అర్థమా? లేక మీరూ మేమూ [illegible] అని చెప్పి వెళ్ళిపోతున్నామని అర్థమా?"

అట్లీ: మనం వెళ్ళిపోతున్నామని ఈ ప్రకటన అర్థంకాదు, భావిలో కామన్‌వెల్త్‌[లో] వుండదమో, వైదొలగడమో నిర్ణయించ[గల] గల అధికారం బర్మాకు కలదని [illegible] అంతేగాని. బర్మా, బ్రిటను [illegible] నిర్ణయంలేదు.

"రెండవది ఆర్థికసమస్య. బర్మా పునర్నిర్మాణానికి వడ్డీ లేకుండా కొంత ఋణం, ఇతర విధంగా కొంతఋణం ఇవ్వ[డా]నికి ఇంతకు పూర్వపు ప్రభుత్వం (చర్చిల్ ప్రభుత్వం) ఈ ప్రభుత్వం [illegible] యించాయి. ఆ ప్రకారమే ఈ ప్రభుత్వం [illegible]న్నది.

చర్చిల్—కామన్ వెల్తులోనేమి, బ్రిటిష్ సామ్రాజ్యంలోనేమి బర్మా వుండగండో, లేదో తెలియకుండానే మనము బర్మాకై ధనం వెచ్చిస్తామన్నమాట.

అట్లీ—అంతే, ప్రస్తుతం బర్మా కామన్ వెల్తులో వున్నదని మీరు జ్ఞాపకం వుంచుకోవాలి భావినిర్ణయాలతో నిమిత్తంలేకుండా బర్మాకు సహాయపడడం పూర్తిగా న్యాయం.

చర్చిల్—నా ప్రశ్నకు మీరు యిచ్చేసమాధానం మనం ముందుగా బర్మాకు ధనంయిచ్చి, పిమ్మట వైదొలగడం అనేనా?

అట్లీ — చర్చిల్ కు తర్కశాస్త్రంలో గల ప్రతిభ ఆయన్ని విడిచి వెళ్ళిపోయినట్లుంది.

బర్మా కమ్యూనిస్టులపై [illegible] దాడి

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 జనవరి 31 : శుక్రవారం

కాంగ్రెస్‌శాసనసభ్యుల కర్తవ్యం

'ప్రజారక్షణ' కంటూ మద్రాసు గవర్నర్ ప్రకటించిన ఆర్డినెన్సును ఆంధ్రదేశమంతా నిరసన తెలియజేసింది. పౌరస్వత్వ హక్కులన్నిటినీ ధిక్కరించే ఈ నిరంకుశ ఆర్డినెన్సును స్వాతంత్ర్యప్రియులు ఎవ్వరూ సహించుటలేదు. పార్టీ విభేదాలతోగాని, అభిప్రాయ భేదాలతోగాని నిమిత్తం లేకుండా...

ప్రజాశక్తి ఫండు ట్రస్టు కమిటీ రిపోర్టు

బెజవాడ, జనవరి 16

16-1-47 వ తేదీన ప్రజాశక్తి ఫండు ట్రస్టుకమిటీ మీటింగులో మేనేజింగ్ ట్రస్టీ ఇచ్చిన యీ రిపోర్టును ట్రస్టుకమిటీ ఆమోదించింది.

ట్రస్టు 1945 జూలై 6 వ తేదీన యీ క్రింది ఆస్తులతో ప్రారంభమయింది:

ప్రెస్ (మెషినరీ వగైరా) 9,314-5-6
బిల్డింగ్ హౌస్ (స్థలం, భవనం వగైరా) 33,825-13-0

తెలంగాణకు జెంషెడ్పూరు ఆంధ్రుల సహాయం

జెంషెడ్పూరు, జనవరి 21

స్థానిక ఆంధ్రమహాసభ యాజమాన్యమున జెంషెడ్పూరు ఆంధ్రుల సమావేశం ఈనెల 19 వ తేదీన శ్రీ ... నాయుడుగారి అధ్యక్షతను జరిగింది.

ఆహారకమిటీలో కులతత్వం

నంద్యాల కాంగ్రెసువాదుల అనుచితపాత్ర

నంద్యాలం, జనవరి 21

నంద్యాల్ ఫుడ్‌కమిటీ చైర్మెన్‌గా 4 నెలల్క్రితం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి కామ్రేడ్ కోటి నరసింహులుగారిని తొలగించుటకు, ఇక్కడి కాంగ్రెస్‌వాదులు కొంతమంది ...

షేర్లుకట్టనందుకు డివ్యూపురేషన్ ఆపివేశారు

చెందుర్తిగ్రామం రైతు-కూలీల విజయం

జాని ఆహారకమిటీ సభ్యుల అక్రమాలు

కొల్లేరు రైతులపై భూస్వాముల దౌర్జన్యం

ప్రభుత్వానికి రైతుసంఘ రాయబారం

ప్రజాసేవకులను నిర్బంధించడం కాంగ్రెసు మంత్రులకు తగదు

పలువురు కాంగ్రెసువాదుల అసమ్మతి

కొవ్వలి, జనవరి 27

భీమవరం తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు ... ప్రకటన చేస్తున్నారు.

కాంగ్రెసువాదులను అస్పృశ్యపర్చింది

విద్యార్థి కాంగ్రెసునాయకుని ఖండన

బెజవాడ కాంగ్రెసువాది కొండిబోయిన సత్యనారాయణ రాజీనామా ఖండన

ప్రజామంత్రివర్గమని నిరూపించుకోవాలి

భీమవరం తాలూకా యువజన కాంగ్రెసు నాయకుల ప్రకటన

గొరపాడు కాంగ్రెసువాది పోతినేని వెంకటేశ్వరరావుగారి ప్రకటన

ప్రజాస్వామిక సూత్రాలను మంటకలపడం తగదు

రాష్ట్రమంతటా నిరసన సభలు, తీర్మానాలు

కాంగ్రెసు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్బంధ విధానంపట్ల తమ అసమ్మతి వెల్లడిస్తూ పలుచోట్ల ప్రముఖులు ప్రకటనలు పంపుతున్నారు. రాష్ట్రం నలుమూలలా పట్టణాల్లో, గ్రామాల్లో లక్షలాదిగా స్త్రీలు, పురుషులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మధ్యతరగతివారు ప్రదర్శనాలలో, సభలలో పాల్గొని ఐక్యకంఠంతో ఆర్డినెన్సుల నిరసిస్తున్న వార్తలు విరివిగా మాకు చేరుతున్నాయి.

స్థలాభావంచేత అన్నీ క్లుప్తీకరించి ప్రకటిస్తున్నాం.

కృష్ణాజిల్లా

గుంటూరుజిల్లా

పశ్చిమగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా

నెల్లూరుజిల్లా

చిత్తూరుజిల్లా

విశాఖపట్టణంజిల్లా

కడప జిల్లా

అనంతపురం జిల్లా

పౌరసత్వాలన్నిటిపై ప్రబలమైన దాడి

గుంటూరు విద్యార్థుల అసమ్మతి ప్రకటన

గుంటూరు, జనవరి 30

మద్రాసు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన "ప్రజారక్షణ ఆర్డినెన్సు" ...

హిందీ ప్రేమీమండలి అధ్యక్షుని ఖండన

అనుచితము—అసమంజసము

రాడికల్‌పార్టీ నాయకుని ప్రకటన

వీట్-నామ్ పౌరులపై ఫ్రెంచి విమానదాడులు

హాంగ్‌కాంగ్, జనవరి 29

వీట్-నామ్ ప్రజాసామాన్యంమీదకూడా ఫ్రెంచి విమానాలు బాంబులను, మరికపాకు (?) ను ప్రయోగిస్తున్నాయని వీట్-నామ్ రేడియో ఈవేళ వెల్లడి చేసింది. [illegible] అనే గ్రామాల పక్క కాండికీకుల్నపై బాంబులు కురిపించారని, [illegible] కాండికీకులతో [illegible] పడవలను ఫ్రెంచి విమానాలు ముంచాయని, హానోయికి ఉత్తరాన [illegible] మైళ్ళ దూరంలో సోనిటాక్ నగరంలో గాడా కాండికీకులపైని బాంబులను, మరి[illegible]లను ఉపయోగించాయని వీట్-నామ్ రేడియో వివరించింది.

సంఘటన కార్యవర్గ) అధికసంఖ్యాక వోటులతో ఎన్నుకోబడ్డారు. ఎన్నికల సమయంలో శాసనసభలోని మొత్తం 44 సభ్యుల్లో 43 మంది హాజరైనారు. వీరిలో పైఇద్దరికి చెరి 32 వోట్లు వచ్చాయి.

ఫ్రెంచి ఇండియా మాజీ గవర్నరు [illegible] ఫ్రెంచి సోషలిస్టుపార్టీ ప్రముఖుడూ, గవర్నరుకు మాజీ కార్యదర్శి అయిన హెన్రీ [illegible], పారిస్‌లో ఒక ప్రొఫెసరు అయిన [illegible], [illegible] పార్టీ నాయకుడు అయిన [illegible] పోటీ చేశారు. అదయబెన్‌ట్టీకి 11 వోట్లు వచ్చాయి. మిగిలినవారికి ఒక్క వోటు కూడా రాలేదు.

స్వాతంత్ర్య పోరాటం కొచ్చిన్ చైనాకు వ్యాపించింది

పారిస్, జనవరి 29

వీట్-నామ్ స్వాతంత్ర్యపోరాటం కొచ్చిన్ చైనాకూడా వ్యాపించిందని సైగాన్ నుంచి [illegible] వచ్చాయి. కొచ్చిన్ చైనాను వీట్-నామ్ రిపబ్లిక్కుతో చేర్చుకుంటా మేము స్వతంత్రరాజ్యంగా ప్రకటించి తమ ప్రభుత్వం [illegible] ఫ్రెంచి సామ్రాజ్య[illegible]. [illegible] రాష్ట్రంలో కూడా నేడు ప్రదేశాల్లో ప్రబల ఫ్రెంచివారిపై మనుబాటు ప్రారంభించారు.

వీట్-నామ్ పట్ల సోషలిస్టుల సానుభూతి

కరాచీ, జనవరి 28

సింధు కాంగ్రెసు సోషలిస్టుపార్టీ కార్యవర్గ ఇటీవల 26, 27 తేదీలలో జరిగింది. ఇందులో వీట్-నామ్ ప్రజల నభినందిస్తూ, ఫ్రెంచివారి [illegible] తీర్మానం చేశారు. ఇండియా ప్రభుత్వం [illegible] ఫ్రెంచి [illegible] కూడా కోరారు.

దేశంలోని కార్మికోద్యమాలపట్ల తమ సానుభూతిని ప్రకటిస్తూ, వారి రక్షణకై [illegible] త్వరలో విడుదల చేయవలసిందని [illegible]. మహాసభకు ప్రముఖ [illegible] నాయకుడు మహ్మద్ [illegible] అధ్యక్షత వహించారు.

వీట్-నామ్‌కు సిలోన్ వలంటీర్లు

కొలంబో, జనవరి 29

"వీట్-నామ్ స్వాతంత్ర్య పోరాటానికి తృప్తులకు సిలోన్ నుంచి వలంటీర్ [illegible] దయలు దేరుతుంది." అని సిలోన్ [illegible] కార్యదర్శి తెలిపారు. [illegible] ఇండియాలోని [illegible] వీట్-నామ్ ప్రతినిధి [illegible] మాట్లాడిన [illegible] 'వీట్-నామ్' [illegible] వలంటీర్ [illegible] ఇప్పటికి [illegible] మందిపైగా పేరు చేశారు. ఇంకా చాలా మంది దరఖాస్తులు పెడుతున్నారు.

సిలోన్ సమసమాజపార్టీ (మాజీ [illegible]) వీట్-నామ్‌పట్ల సానుభూతి తెలుపుతూ, ఫ్రెంచి [illegible] బహిష్కరించవలసిందని కొలంబో [illegible] కార్మికులను కోరుతూ మొన్న [illegible] చేసింది.

ఫ్రెంచి కౌన్సిలుకు ఫ్రెంచి ఇండియా ప్రతినిధులు

పుదుచ్చేరి, జనవరి 26

ఫ్రెంచి ఇండియా శాసనసభ ఫ్రెంచి [illegible] (పైశాసనసభ)కు ఇద్దరు ప్రతినిధుల్ని ఎన్నుకుంది. ప్రజాపక్ష సంఘటన [illegible] అభ్యర్థులుగా నిలబెట్టిన వి. సుబ్బయ్య (ఫ్రెంచి ఇండియా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి), నకీర్‌స్వామిపిళ్లై (కరైకల్ ప్రజాపక్ష

చైనాలో మధ్యవర్తిత్వ నాటకాన్ని ముగించుతున్నామని అమెరికా

వాషింగ్టన్, జనవరి 29

"చైనా కొమింటాంగు కమ్యూనిస్టు [illegible] మధ్యవర్తిత్వాన్ని మానుకుంటున్నాము" అని అమెరికా విదేశాంగశాఖ [illegible] ఈవేళ ప్రకటించారు. కొమింటాంగు కమ్యూనిస్టుపార్టీలకు రాజీ కుదర్చడానికి, అరెంబు పార్టీల [illegible] అమెరికా ప్రతినిధివర్గ[illegible] [illegible] కూడా అమెరికా [illegible] తొలగిస్తారు. [illegible] చైనాలో రెండు పార్టీలవారికి [illegible].

కొమింటాంగుపార్టీ అన్ని విధాల [illegible] అమెరికా ప్రభుత్వ[illegible] ట్రూమన్ ఇటీవల [illegible] ప్రకటించారు. [illegible] కొమింటాంగు సేనలకు అమెరికా ఆయుధసప్లయిలు, మిలటరీ శిక్షణ సహాయం [illegible]. [illegible] యుద్ధరంగంలోనే తేల్చుకుంటామని కొమింటాంగు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా మధ్యవర్తిత్వ నాటకాన్ని ముగించడంలో వింతేమీలేదు.

సయాంలోని చైనా సంస్థల అందోళన

[illegible], జనవరి 28

సయాంలో [illegible] చైనా ప్రజల [illegible] (చైనా [illegible] పార్టీ) [illegible] కమ్యూనిస్టు [illegible]. 1946 జనవరి 13న జరిగిన [illegible] ఈ సంస్థల[illegible]. కొమింటాంగుపార్టీ మొన్న [illegible] రాజ్యాంగ [illegible] చైనా ప్రజల [illegible] చైనా ప్రజలందరి [illegible].

జనవరి 13న జరిగిన సంధిని అమలు జరిపి, అనాటిప్రకారం కొమింటాంగు సేనలను మరలించాలని, మొన్నటి రాజ్యాంగ [illegible] రద్దుచేయాలనీ చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ [illegible] కోరింది. అనికోర్కెలను [illegible] కొ[illegible] సాగిస్తున్నారు.

శాంతి ఒడంబడికలపై మొలటోవ్ సంతకాలు

లండన్, జనవరి 30

ఇటలీ, రుమేనియా, బల్గేరియా, ఫిన్లండులతో శాంతి ఒడంబడికలపై రష్యా తరఫున మొలటోవ్ నిన్న సంతకాలు పెట్టారని మాస్కో రేడియో ప్రకటించింది.

ఫిబ్రవరి పదవతేదీని పారిస్‌లో వీటిమీద పై అయిదుదేశాల ప్రతినిధులు సంతకాలు పెడతారు.

రష్యా వ్యతిరేకతను నిరసిస్తూ సుప్రసిద్ధ విలేఖరి రాజీనామా

లండన్, జనవరి 28

'న్యూస్ క్రానికల్' అనే ప్రముఖ బ్రిటిష్ పత్రిక అనుసరిస్తున్న రష్యా వ్యతిరేక ధోరణిపట్ల నిరసన తెలుపుతూ, ఆ పత్రిక ప్రధాన విలేఖరి అయిన పాల్ వింటర్టన్ రాజీనామా ఇచ్చారు.

'న్యూస్ క్రానికల్' యొక్క ముఖ్య విదేశ విలేఖరిగానూ, సంపాదకీయ [illegible]గానూ 14 ఏళ్ళనుంచి పని చేస్తున్నారు. మొన్నటి యుద్ధంలో [illegible] మాస్కో విలేఖరిగా ఉన్నారు. ఇంగ్లీషు పత్రికా విలేఖరుల్లో ముఖ్యమైనవారిలో ఒకరని పేరుపొందారు.

తన రాజీనామా పత్రంలో పాల్ వింటర్టన్ ఇలా రాశారు. "కొన్నాళ్ళనుంచి ఈ పత్రిక రష్యాకు సంబంధించిన వార్తలను ఎంచుకొనడంలోనూ, సంపాదకీయాలు, వ్యాసాలు రాయడంలోనూ రష్యాపట్ల కనబరుస్తున్న [illegible] నేను లేకుండా [illegible] వస్తూంది. ఈ అభిప్రాయ భేదాన్ని సరిపుచ్చుకోవడం [illegible] అసాధ్యమని గ్రహించాను."

బ్రిటిష్ విధానం ఆంగ్లో-సోవియట్ సంధికి భిన్నంగా వుందని సోవియటు వార్తాసంస్థ ప్రకటన

లండన్, జనవరి 28

సోవియట్‌పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి ఆంగ్లో-సోవియట్ పరస్పర సహకార [illegible] అనుగుణ్యంగా లేదని సోవియట్ వార్తాసంస్థ "టాస్" వ్యాఖ్యానించింది. దీనిని మాస్కో రేడియో ప్రసారించింది.

స్టాలిన్-బెవిన్‌లకు మొన్న జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలపై విదేశపత్రికావిమర్శ [illegible] "టాస్" ఇలాఅంది.

"ఈ పరస్పర సహకార ఒడంబడికకు [illegible] బ్రిటన్-అమెరికాలతో [illegible] ఒప్పందాలెన్నో వున్నాయి. కానీ[illegible] ఈ ఒడంబడిక వుండడంకాదు ప్రధానం. [illegible] సంబంధబాంధవ్యాలు ఎలావున్నాయి [illegible] ముఖ్యం," అని "టాస్" తెలిపింది.

బెజవాడ విద్యార్థుల అఖండ విజయం

బెజవాడ, జనవరి 27

బెజవాడ హిందూహైస్కూలు విద్యార్థులు [illegible] 11 మందిని పరీక్షకు [illegible] హెడ్మాస్టరుగారిపైన [illegible] ఈనెల 10వ తేదీనుంచి సమ్మె [illegible] సాగింది. హెడ్మాస్టరు పోలీసులను తీసుకొచ్చి విద్యార్థులను బెదిరించాలని [illegible] ప్రయత్నించినా సమ్మె [illegible] సాగింది.

విద్యార్థుల యొక్క ఈ సంఘటితశక్తికి హెడ్మాస్టరు లొంగివచ్చి, యిదివరలో తనకు అధికారము లేదని బుకాయించినా, తిరిగి వారందరిని పరీక్షకు పంపిస్తానని వ్రాతపూర్వకంగా 27వ తేదీన తెలియజేసారు. [illegible] ఫెడరేషన్ వుండదనియు, సమ్మెకాలంలో [illegible] అందరకూ పదేటబ్లు (?) హామీ ఇచ్చారు. దానిపై సమ్మెను విద్యార్థి ఫెడరేషన్ విరమిస్తూ ప్రకటన గావించినమీదట విద్యార్థులంతా క్లాసులకు హాజరయారు.

బెంగాలులో కూడా లీగు పౌరసత్వహక్కులకైపోరాడాలి

కలకత్తా కార్పొరేషనలో లాహిరీ సూటిప్రశ్న

కలకత్తా, జనవరి 28

నేడు కలకత్తా కార్పొరేషను మీటింగులో లీగ్‌పై పంజాబు ప్రభుత్వపు దాడిని ఖండిస్తూ ఒక ముస్లింలీగుసభ్యుడు తెచ్చిన అడ్జర్నుమెంటు తీర్మానంపై వోటింగులో కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ లాహిరీ తటస్థంగా వుండిపోయారు. తీర్మానం వీగిపోయింది.

కామ్రేడ్ లాహిరీ సభలో లీగ్ సభ్యులకు ఒక సూటిప్రశ్న వేసారు. పంజాబ్‌లో పౌరసత్వపు హక్కుల విషయమై చూపుతున్న అసక్తి, శ్రద్ధ కలకత్తాలో కూడా చూపుతున్నామని స్పష్టంగా చెప్పగలరాయని అడిగారు. పంజాబులోవలెనే కలకత్తాలో కూడా పౌరసత్వహక్కుల రక్షణకై ముస్లింలీగ్ సభ్యులు శ్రద్ధచూపించాలనీ, పంజాబు ప్రభుత్వముయొక్క చర్య ఖండించవలసిన దేననీ చెప్పారు.

స్వతంత్ర సిలోన్ నిర్మాణానికై కమ్యూనిస్టుపార్టీపిలుపు

కొలంబో, జనవరి 27

సిలోనును స్వతంత్ర ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా [illegible] స్వతంత్ర [illegible] సిలోన్ కమ్యూనిస్టుపార్టీ [illegible] ప్రకటించింది.

ఈ సంస్థ దేశంలోని అర్థిక దుస్థితిని తొలగించడానికి కృషి చేయాలనీ, బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడాలనీ కోరింది.

ఈ ఆశయాలతో, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ తీర్మానించింది. పార్టీ పటుకుబడి ఉన్నచోట్ల స్వంత అభ్యర్థులను నిలబెట్టడానికీ, భారతీయులు మెజారిటీగా లేనిచోట్ల యునైటెడ్ నేషనలిస్టుపార్టీ అభ్యర్థుల్ని బలపరచడానికి పార్టీ నిర్ణయించింది.

భారతీయులు మెజారిటీగావున్న ప్రదేశాల్లో సిలోన్ భారతీయ కాంగ్రెసు అభ్యర్థుల్ని బలపరచి, సిలోన్ పౌరసత్వ హక్కులకోసం భారతీయులు సాగిస్తున్న పోరాటంతో ఏకీభావం [illegible] నిశ్చయించుకున్నారు.

"[illegible] ఎన్నికలను అతివాద మితవాద పార్టీలమధ్య పోటీగాఎంచరాదు. సిలోన్ ప్రజలకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదప్రభుత్వానికి మధ్యపోరాటంగా ఎంచాలి," అని కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ పోరాటాన్ని జయప్రదంగా కొనసాగించడానికి యునైటెడ్ నేషనలిస్టుపార్టీ, భారతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీలు [illegible] స్వతంత్రసంఘటనగా ఏర్పడాలని సూచించింది.

బక్టుల మిల్లులో కార్మికుల సమ్మె

తిరుచ్చూర్, జనవరి 29

తిరుచ్చూర్‌లోని సీతారామ్ బట్టలమిల్లులోని కార్మికుల యూనియను మేనేజిమెంటుకు 14 రోజుల సమ్మె నోటీసునిచ్చింది. బోనసు కావాలనీ, అధిక జీతాలు కావాలనీ వారు కోరుతున్నారు.

పరిశుభ్రమైన ఫలహారాలకు
విశాల విశ్రాంతి సౌకర్యాలకు
రుచికరమైన భోజనానికి
నేతాజీరెస్టారెంట్
బిసెంటురోడ్డు. బెజవాడ.

మిత్రరాజ్యసమితిపట్ల అమెరికా తృణీకారభావము

వాషింగ్టన్, జనవరి 28

"అటంబాంబు [illegible] నిషేధించాలని, ఇదివరకు తయారైనవాటిని ధ్వంసంచేయాలనీ ఎవరెలాంటి ఒత్తిడితెచ్చినా అమెరికా అంగీకరించదు. సమిష్టిరక్షణకు గ్యారంటీ చేసే ఒక అంతర్జాతీయ యోగ్యమైన విధానం నిర్ణయించబడేంతవరకు దానినంతటా అనుసరిస్తాననీ అమెరికాకు నమ్మకం కలిగినదాకా [illegible]" అని [illegible] సంఘంలోను, [illegible] ఉపసంఘంలోను అమెరికా ప్రతినిధి అయిన వారెన్ ఆస్టిన్ ప్రకటించారు. అధ్యక్షుడు ట్రూమన్‌తో సంప్రదించిన తరువాతనే ఈ ప్రకటన చేశారు.

అటంబాంబు మొదలైన భయంకర ఆయుధాలను నిషేధిస్తూ, ఇదివరకు తయారైవున్నవాటిని [illegible] అంతర్జాతీయ [illegible] ప్రణాళిక తయారు చేయాలని మిత్రరాజ్యసమితి మహాసభ మొన్న తీర్మానించింది. మిత్రరాజ్యసమితి [illegible] చేసిన నంతమాత్రాన అమెరికా అటంబాంబులను వదులుకోదనీ, [illegible] అలా చేస్తుందనీ ఆస్టిన్ ప్రకటన భావం. సమిష్టిరక్షణకు గ్యారంటీ కావాలనడంలో అసలు ఉద్దేశ్యం, [illegible] వీటోఅధికారం [illegible].

ఔరంగాబాద్‌మిల్లులో రెండవసారి సమ్మెలు

హైదరాబాదు, జనవరి 25

హైదరాబాదు ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి శ్రీ [illegible] ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు:

సుమారు 70 రోజులనుంచి ఔరంగాబాద్ బట్టలమిల్లులో సమ్మె జరుగుతున్నది. లేబరు కమీషనరు [illegible] జనవరి 21, 22 తేదీలలో [illegible], మిల్లు యజమానులతోను [illegible] కార్మికులు ఈ క్రింది కోర్కెలు అంగీకరించబడినవి:

(1) రోజుకు 8 గంటలు పని.

(2) [illegible] అలవెన్సు అనరతం [illegible].

(3) నెలకు 26 రోజులు పని.

20 మంది కార్మికులను మాత్రమే 15రోజులవరకు సప్పెండు చేయడానికి ఒప్పుకోవాలని అధికారులు కార్మికులను కోరారు.

పై వాటినిగూర్చి హామీఇచ్చిన తర్వాత కార్మికులు జనవరి 23వ తేదీన పనిలో ప్రవేశించారు. కాని, పై నిర్ణయాలకు వ్యతిరేకంగా మిల్లుయజమాని 400 మంది కార్మికులను పనిలోనుంచి తొలగించారు. వెంటనే మళ్ళీ కార్మికులందరూ పనులు మానివేసి సమ్మె ప్రారంభించారు. ఈవిషయం లేబరు కమీషనరుకు తెలుపబడింది.

కొల్హాపూర్ టీచర్ల సమ్మె ముగిసింది

కొల్హాపూర్, జనవరి 29

కొల్హాపూర్ సంస్థానంలోని 1300 మంది ప్రాథమికోపాధ్యాయులు 28 రోజులుగా చేస్తూవున్న సమ్మె నేడు విజయవంతంగా ముగిసింది. అధిక జీతాలు, కరువుభత్యం, గ్రేడ్లు, వారు కోరిన కోరికలన్నీ అధికారులు అంగీకరించారు. సమ్మెను బలపరచినందుకు వుద్యోగాలనుంచి తొలగించబడిన ప్రొఫెసర్ [illegible], ప్రిన్సిపాల్ దేశాయిగార్లను తిరిగి ఉద్యోగాలలోకి తీసుకొన్నారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE